ప్రజాశక్తి

శుక్రవారం 5 మే 2023 | 8 పేజీలు



ఎన్‌టిఆర్



కృష్ణా

ఎసిబి దూకుడు

- ఒకే రోజు ఇద్దరు అరెస్టు, రిమాండ్
- దుర్గగుడి అధికారి నగేష్, సబ్ రిజిస్ట్రార్ రాఘవరావుపై కేసులు

ప్రజాశక్తి - విజయవాడ, విజయవాడ అర్బన్; వన్‌టౌన్ : కనక దుర్గ దేవస్థానం సూపరింటెండెంట్ వాసా నగేష్‌కు గురువారం ఎసిబి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఎసిబి) నగేష్‌ను రాజమండ్రిలోని ఎసిబి ప్రత్యేక జడ్జి కోర్టులో హాజరుపర్చాగా, న్యాయమూర్తి జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో (చిన తిరుపతి) సుధీర్ఘకాలం విధులు నిర్వర్తించిన నగేష్ ఏడాది క్రితం విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఇక్కడ సూపరింటెండెంట్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ద్వారకా తిరుమలలో పనిచేసిన సమయంలో ఆయన పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి, భారీ స్థాయిలో అక్రమంగా ఆర్జించినట్లు ఎసిబి యాప్ ద్వారా నగేష్‌పై ఫిర్యాదు రావడంతో ఎసిబి అధికారులు రెండు రోజుల నుండి విజయవాడ కుమ్మరిపాలెంలోని లోటస్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న నగేష్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. నగేష్ భార్య, కుమారుడు మధ్యవర్తల సమక్షంలో యూనియన్ బ్యాంక్ లాకర్ తెరిచి అందులోని 177.9 గ్రాముల బంగారు ఆభరణాలు, 1585 గ్రాముల వెండి వస్తువులను, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అత్యధిక కాలం ద్వారకా తిరుమలలో విధులు నిర్వహించినందున నగేష్‌ను రాజమండ్రి ఎసిబి స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. అలాగే (మిగతా 6లో)



మీడియాతో మాట్లాడుతున్న దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు

ఇఒకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు

ప్రజాశక్తి - వన్‌టౌన్ : దుర్గగుడి సూపరింటెండెంట్ వాసా నగేష్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను మరో విభాగానికి మార్చాలని ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. గురువారం దేవాలయం మహామండపం ఏడో (మిగతా 6లో)

మెడికల్ సీట్లకు ఓకే

- బందరులో వేగంగా కళాశాల నిర్మాణం
- జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం

ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి

కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం (బందరు)లో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల స్వీకరణ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ఈమేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఒఐ) జారీ చేసింది. దీంతో 2023-24 విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో 150 ఎంబిబిఎస్ సీట్ల అడ్మిషన్లకు యంత్రాంగం సన్నాహాలు మొదలెట్టింది. దీనిలో భాగంగానే మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. జూన్ మొదటి వారంలో కళాశాల నిర్మాణం పూర్తి చేసి జులైలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.



నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల

బందరు రాడార్ కేంద్రం సమీపంలో 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోంది. తొలి దశలో ఏడు బ్లాకులను నిర్మిస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు డిపార్టుమెంట్ బ్లాకు, టీచింగ్ రూమ్, లాబొరెటరీ బ్లాక్, లెక్చరర్ గ్యాలరీ బ్లాక్, (మిగతా 6లో)

150 ఎంబిబిఎస్ సీట్లకు ఎన్ఎంసి గ్రీన్‌సిగ్నల్

ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : రాష్ట్రంలో నాలుగో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతులు మంజూరు చేసింది. 2023-24 సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతులిచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లు మంజూరైనట్లు బందరు ఎంపి వల్లభనేని బాలశౌరి తెలిపారు. అందుకనుగుణంగానే ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు చక్కటి వైద్యవిద్య అందుబాటులోకి రానుందన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి, సరైన చికిత్సను సకాలంలో అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుమతించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బందరు ప్రజల తరపున కతజ్ఞతలు తెలిపారు.

పేర్ని నాని హర్షం

మచిలీపట్నం మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరుపై మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో బందరుకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, ఆ ప్రాముఖ్యత సీఎం జగన్ పాలనలో మళ్లీ బందరుకు ఇచ్చారని పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా బందరు ప్రజల తరపున సీఎం జగన్‌కు ఆయన కతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కళాశాలతోపాటు బందరు ప్రజల చిరకాల కోరిక అయిన పోర్టు నిర్మాణానికి ఈనెల 22న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. త్వరలో గుడివాడ, మచిలీపట్నంలో జరిగే సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

విద్యుత్ షాక్

- ట్రూ అప్‌తోపాటు ఎఫ్‌పిపిసిఎ ఛార్జీల భారం
- 261 యూనిట్లకు రూ.1596 బిల్లు

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి

విద్యుత్ బిల్లులు చూసి సామాన్యులు గొల్లు మంటున్నారు. ఈ నెలలో ట్రూ అప్ ఛార్జీలతోపాటు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్టు అడ్జస్టుమెంట్ (ఎఫ్‌పిపిసిఏ) పేరుతో విద్యుత్ సంస్థ అదనపు భారం మోపింది. వినియోగించిన విద్యుత్ ఛార్జీలకు అదనంగా వివిధ రూపాల్లో విద్యుత్ సంస్థలు ఛార్జీల భారం మోపడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఏప్రిల్ వినియోగానికి సంబంధించిన మీటరు రీడింగ్ తీసి డిమాండ్ బిల్లును మేలో వినియోగదారులకు అందిస్తున్నారు. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో మీటర్ నంబర్ 09585213కు సంబంధించి వినియోగదారులు ఏప్రిల్‌లో 261 యూనిట్ల మేర విద్యుత్ వినియోగించారు. దీనికిగాను ఎనర్జీ ఛార్జీలు రూ.1332, ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.40, కస్టమర్ ఛార్జీలు రూ.55, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.15.86, ట్రూ అప్ ఛార్జీలు రూ.75.37, ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలు (మిగతా 6లో)



APCPDCL

ELECTRICITY BILL CUM NOTICE

CIRCLE	VIJAYAWADA
BILL DATE	04-05-23 09:33
BILL NUMBER	1084
	B P KANAKAIAH
USC NO	6244300001860
SECTION	PEDANA
DISTRIBUTION	00 PEDANA
SBM ID	P6244AF-T0501
MACHINE CODE	R1
DTR Code	301221230203
METER NO	09585213
Meter Seals	BC1229052,CPB530
088	
Bill Method	IrDA
CONTRACTED LOAD	3.4KW
CONNECTED LOAD	3.4KW
PURPOSE OF SUPPLY	NA
CATEGORY DESC	DOMESTIC (A)
CAT:1 SUB CAT:1	PH :1

	PRESENT	PREVIOUS
MTR STATUS	01	01
KWH	3691	3430
KVAH	0	0
SOLAR	0	0

BILLING PERIOD	Apr 23 - May 23
OLD MTR KWH	0
OLD MTR KVAH	0
BILLED UNITS	261 Kwh/0 Kvah
AVERAGE UNITS	162
SOLAR EXPORT UNITS	0
Bill Type	KWH BILLING
Metering Type	LT SIDE
RECORDED M.D : 2.43kVA	MF :1.00
BILLED M.D :4.00 kVA	PF :0.00
MIN/ENERGY CHRGS	1332.00
FIXED CHARGES	40.00
CUSTOMER CHARGES	55.00
ELECTRICITY DUTY	15.86
INTEREST ON ED	0.00
SURCHARGE	0.00
GRID CHARGES	0.00
SOLAR EXPORT ADJUSTMENT	-0.00
E.D ON SOLAR EXPORT UNITS	0.00
SHORT FALL	0.00
OTHER CHARGES	0.00
ADJUSTMENTS	0.00
TRUE-UP (10/36)	75.37
FPPCA Charges	85.83
SUBSIDY	0.00
Loss/Gain (+ / -)	0.34
BILL AMT	1604.00
ARREARS	-8.00
TOTAL DUE	1596.00
AGL Demand	0.00
ACD Amount	0.00
DUE DATE	19/May/2023
DISCONNECTION DATE	05/Jun/2023
LAST PAID :1026.00 on 15-04-23	
SD Available	141.00

NetISD Rs.8 Credited in APR-23

Scan QR Code to Pay with Paytm



ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి

విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టు వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, ఫుడ్ లవర్స్ ఇక్కడకు వస్తుంటడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. విజయవాడ నగరంలో ప్రధాన రహదారుల్లో బందరు రోడ్డు ఒకటి. పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి బెంజి సర్కిల్, పటమట మీదుగా ఈ రహదారి వెళుంది. ఈ రోడ్డ గుండా వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీనికి ఆనుకొని ఉన్న ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం పక్కన దీనిని ఏర్పాటు చేశారు. గతంలో నైట్ ఫుడ్ కోర్డుతో దీనిని నిర్వహించే వారు. ఆధునీకరణ అనంతరం ఈట్ స్ట్రీట్ గా దీని పేరు మార్చారు. ఇక్కడకు వచ్చే వారంతా

ఈట్‌స్ట్రీట్ ట్రాఫిక్ కష్టాలు

- సాయంత్రం 7 నుంచే ప్రారంభం
- స్టేడియం వద్ద పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభన
- పోలీసులకు తలనొప్పిగా నియంత్రణ

అధిక శాతం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వస్తుంటారు. ఈ వాహనాలకు సరైన పార్కింగ్ సౌకర్యం లేక పోవడం (మిగతా 6లో)

కాల్వలోకి దూసుకెళ్లిన ట్రక్ ఆటో

● ముగ్గురికి తీవ్ర గాయాలు



ప్రజాశక్తి-మైలవరం : మినీ ట్రక్ ఆటో అదుపుతప్పి ఎన్ఎస్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి తీవ్ర గాయా లైన సంఘటన గురువారం మండలంలోని చంద్రాల గ్రామ శివారు ఎన్ఎస్పీ కాల వద్ద చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కొర్లకుంట గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ఎన్టీఆర్ జిల్లా చంద్రాల గ్రామానికి చెందిన ఓ ఇంటికి శుభకార్యం నిమిత్తం వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రాల శివారులోని ఎన్ఎస్పీ కాలు వద్ద అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.ఈ దుర్ఘటనలో పల్లపోతు రంగమ్మ (35) పల్లపోతు వెంకట రమణమ్మ (50) పల్లపోతు సరోజిని (60) లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో నూజివీడులోని ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రేషన్ వాహనాలు స్వాధీనం

ప్రజాశక్తి - తిరువూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టి కార్డుదారులకు రేష న్ బియ్యం పంపిణీ చేయిస్తున్న డోర్ డెలివ రీ వాహనాల (మొబైల్ డిస్పె న్సింగ్ యూని ట్లను)ను తిరువూరు తహశీల్దార్ ఎస్.సురే ష్ బాబు సీజ్ చేశారు. మండలంలోని రోలుపడి శివారు రాజీవ్ నగర్, సూరవరం గ్రామాలలో పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న డోర్ డెలివరీ వాహనా లను ఆయన సిబ్బందితో కలిసి గురువారం తనిఖీ చేశారు. రెండు వాహనాలలో 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం అదనంగా ఉండ టంతో వాటిని అదుపులోకి తీసుకుని తహ శీల్దార్ కార్యాలయానికి తరలించారు. డోర్ డెలివరీ వాహనాల దారులు డైరెక్టుగా బియ్యం వ్యాపారం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు వాటిని తనిఖీ చేశామ ని తహశీల్దార్ తెలిపారు. వాహనాల ఆప రేటర్లు విజయ్ భాస్కర్, రమేష్‌ను సస్పెండ్ చేసి వారిపై 6ఎ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పిడి ఎస్ డిటి శ్వేత తెలిపారు.

చిన్నారుల పౌష్టికాహారానికి విరాళం

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ నిమిత్తం కెసిపి లిమిటెడ్ లెప్రా సొసైటీ కి 1,60,860ల చెక్‌ని సంస్థ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో కెసిపి ముందుంటుందని వివరించారు. లెప్రా సొసైటీ కో ఆర్డినేటర్ శ్రీమతి రాధిక మాట్లాడుతూ కెసిపి లిమిటెడ్ వారు సహకారంతో జగ్గయ్యపేట, వత్సవాయి మండలములలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కెసిపి సంస్థ సివిల్ హెడ్ రాఘవేంద్రరావు, లెప్రా సొసైటీ అసోసియేట్ ఎ వి భాష, శ్రేయస్సు ప్రెసిడెంట్ శ్రీమతి గుండా అనురాధ పాల్గొన్నారు.

జగనన్న ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష

ప్రజాశక్తి-నందిగామ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నందిగామ ఆర్డీవో ఏ రవీంద్రరావు హౌసింగ్ అధికారం ఆదేశించారు. గురువారం నందిగామ ఆర్డీవో కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "నవరత్నాలు పేదలందరికీ ఇల్లు " పథకం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సౌకర్యాలు కల్పించాలని మంచినీరు కరెంటు తదితర వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో ఉన్న హౌసింగ్ డి ఈ ఖాజావలి, హౌసింగ్ ఎఇలు వెంకటేశ్వరరావు, నల్లని సాయి, విద్యాసాగర్, ఆకుల నరసింహారావు పాల్గొన్నారు.

ఆరోగ్యకేంద్రంలో సౌకర్యాల కోసం నిరసన

ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్ : రాజీవ్‌నగర్‌లోని ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగు పర్చాలని, మహిళా డాక్టర్ ను కేటాయించాలని కోరుతూ ఐద్వా, డి.వై.యఫ్.ఐ సెంట్రల్ సిటీ కమిటీ ల ఆధ్వర్యంలో నిరసన గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి, సెంట్రల్ కార్యదర్శి జి. ఝాన్సీ, డివైఎఫ్ఐ సెంట్రల్ కార్యదర్శి యస్. కె. నిజాంలు మాట్లాడుతూ సుమారు లక్ష మంది వరకూ పేద , మధ్య తరగతి కి చెందిన ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో గర్భిణీల కాన్పుల కోసం ఉన్న ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. కాన్పుల కోసం వేలమంది మహిళలు ఈ ఆసుపత్రికి వస్తుంటే మహిళా డాక్టర్ లేకపోవడం, గత రెండు సంవత్సరాలుగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం పట్ల కార్పొరేషన్, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి తెలుస్తుందని అన్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అరుణ జ్యోతి అనే మహిళ తన బిడ్డను కోల్పోయిందని , గతంలో కూడా హాస్పిటల్ అంబులెన్స్ లేక ఆటోలోనే మహిళలు డెలివరీ అయిన సంఘటనలు కూడా జరిగాయని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ, ప్రభుత్వం బాధ్యత వహించి పేదవారైన అరుణ జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలని , మహిళా గైనకాలజిస్టును నియమించాలని , ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్ఐ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు శివ , రసూల్, దేవీకుమారి , అమ్ములు , నిర్మల , అరుణ, సావిత్రి, పార్వతి, ప్రజాసంఘాల బాధ్యులు సి. హెచ్. శ్రీ ను , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



నిరసన చేస్తున్న నాయకులు

ఉపాధి కూలీలకు నగదు చెల్లించాలి

ప్రజాశక్తి - విస్సన్నపేట : ఏడు వారాలైనా ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు అన్నారు. గురువారం ఆయన ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఏడు వారాలుగా కూలీలు ఎండనక వాననక పనిచేస్తుంటే వారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావు పోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే అధికారులు స్పందించి డబ్బులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పండు మహాలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు.



ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న నాగరాజు

సచివాలయ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాలి : కమిషనర్

ప్రజాశక్తి -తిరువూరు : సచివాలయాల ద్వారా ప్రజలకు అం దించే సేవలలో కార్యదర్శులు నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువు లోపు పూర్తి చేయాలని తిరువూరు నగర పంచాయతీ కమిషనర్ డి.బా లకష్ట సూచించారు. నగర పంచాయ తీ పరిధిలోని రాజుపేట, మునుకుళ్ల రోడ్డులోని వైష్ణవి బజారు, సిద్దార్థ స్కూల్ ప్రాంతాల్లోని వార్డు సచివా లయాలను కమిషనర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా సచివాలయాలలోని నోటీసు బోర్డు, స్పందన రిజిష్టర్లతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న సేవ లను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై నేరుగా కమిషనర్ కార్యాలయం నుండి సూచనలు పొందాలని ఆయన సిబ్బందికి సూచించా రు. ఎస్.డి.జి సర్వే, భూహక్కు సర్వే, ఎ.పి సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దష్టి సారించి ప్రభుత్వం సూచించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని తెలి పారు. ఆస్తి పన్ను, యూజర్ చార్జీ ల వసూళ్లను సచి వాలయ కార్యద ర్శులు వేగవంతం చేయాలని ఆదేశిం చారు.

వేసవి శిక్షణ కరపత్రాల ఆవిష్కరణ



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - తిరువూరు : విద్యార్థులకు విజ్ఞానంతో పాటు, వినో దాన్ని కూడా అందించే లక్ష్యంతో జన విజ్ఞానవేదిక (జెవివి) ఉచిత వేసవి శిక్ష ణా శిబిరాలను నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ వి.రవీంద్ర విజ్ఞప్తి చేశారు. స్థానిక జ్యోతి నర్సింగ్ హోంలో శిక్షణా శిబిరంకు సంబంధించిన కరపత్రాలను ఆయన జెవివి నాయకులు, సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. తిరువూరులోని సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ నున్న శిబిరంలో ఈనెల 5 నుండి స్పోకె న్ ఇంగ్లీష్, ఇంద్రజాల ప్రదర్శనలో ఉచి తంగా శిక్షణ ఇస్తామని జెవివి జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్. గంగాధర్ తెలిపారు. జెవివి నాయకులు ఎం.రా ప్రదీప్, బి.వెంకటేశ్వరరావు, సి హెచ్.శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా గంగానమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రజాశక్తి - విజయవాడరూరల్ : గొల్లపూడిలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మహా చండీయాగం అక్కడ జరిపించిన అనేక పూజ కార్యక్రమాల్లో దేవినేని ఉమా మహేశ్వర రావు స్థానిక పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక డ్రైవ్

ప్రజాశక్తి -కంచికచర్ల : కంచికచర్ల మండలం లో 16 గుండె . గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓపీఆర్డీ శ్రీనివాస్ పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని కంచికచర్ల, గొట్టుముక్కల, పేర్కొన్నాడు, చెవిటికల్లు , పరిటాల, మోగులూరు గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది వీధుల వెంట చెత్తాచెదారం తొలగించారు. వీధుల వెంట కాలువల్లో మురుగు పారుదలకు బాగు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కనగాల రవికుమార్, సుబ్రహ్మణ్యం, మీర్జావలి పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి : టిడిపి

ప్రజాశక్తి -నందిగామ : అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం ఆదుకోవాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. గురువారం నందిగామ మండలం అడవి రావులపాడు గ్రామం నందు అకాల వర్షాల వల్ల పూర్తిగా పంట నష్ట పోయిన మొక్కజొన్న పంటలను స్థానిక టిడిపి నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ఎకరాకు దాదాపు 50 వేల రూపాయల పెట్టుబడితో వ్యవసాయం చేసి అకాల వర్షాల వలన పూర్తిగా పంట నష్టపోయిన మొక్కజొన్న రైతాం గానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలు చేపట్టాలని కోరారు. టిడిపి మండల అధ్యక్షులు వీరంకి వీరస్వామి, రైతులు పాల్గొన్నారు.

10లోపు ఇకెవైసి చేయించుకోవాలి

ప్రజాశక్తి -తిరువూరు : పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 10వ తేదీ నాటికి ఈకెవైసి చేయించుకోవాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరువూరు అధ్య క్షుడు ఎం.డి.ఖమురుద్దీన్ తెలిపారు. ఆధార్, పాన్ కార్డులు, వాటికి అను సంధానమైన ఫోన్ నెంబర్లతో, ప్రస్తుత చిరునామాతో తిరువూరు సబ్ ట్రెజరీ కార్యాల యంలో ఈకెవైసి నమోదు చేయించుకోవాలన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వని విశ్రాంతి ఉద్యోగులు ఈ నెల 15వ తేదీలోగా సబ్ ట్రెజరీ కార్యాల యంలో అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆదాం కుటుంబానికి పరామర్శ

ప్రజాశక్తి - గంపలగూడెం : తిరువూరు నియోజక వర్గ ప్రజా సంఘాల నాయకులు గద్దల ఆదాం తండ్రి వెంకటరత్నం ఇటీవల మృతి చెందారు. స్వగ్రామమైన గోసవీడులో గురువారం ఏఐసీసీ మెంబర్ మేడ సురేష్, సీనియర్ నాయకులు రామిశెట్టి జయరాజు, మోదుగు డేనియల్, డి వెంకట్ ,రామవులు పరామ ర్శించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : సిఐటియు

ప్రజాశక్తి -అజిత్‌సింగ్‌నగర్ : మేడే వారోత్సవాల్లో భాగంగా పైపుల రోడ్డు వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో సిఐటియు పతాకాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. కమల ఆవిష్కరించారు. సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు కె. దుర్గారావు కేక్ కటింగ్ చేశారు. అనంతరం కమల దుర్గారావు మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న బిజెపి, వైసిపి ప్రభుత్వాలు కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొస్తూ పాత పద్ధతిలో వెట్టి చాకిరి చేయిస్తూ కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికుల పోరాటాలను అణచివేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కార్మికులంతా ఐక్యమై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ. దుర్గా లక్ష్మీ, ఎస్.కె. షాహెనా నాయకులు వై. మాధవి, వి. ప్రసన్న, టి. రాధా స్థానిక సి.ఐ.టి.యు నాయకులు సి.హెచ్ శ్రీనివాస్, ఎస్.కె పీరు సాహెబ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం

పోలీసు సిబ్బందికి ఆసరాగా క్రెడిట్ సొసైటీ

● జిల్లా ఎస్‌పి పి.జాషువా ● శత వసంతాలు పూర్తి చేసుకున్న పోలీసు ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : పోలీస్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇచ్చే త్రిఫ్ట్ ఫండ్స్, లోన్లు సిబ్బంది పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, వైద్య ఖర్చులకు ఉపయోగపడుతూ పోలిసులలో జీవాన్ని నింపిందని జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సొసైటీ శత వసంతాల వార్షికోత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1923, మార్చి 08 వ తేదీన పోలీస్ సిబ్బందికి ఆర్థికంగా తోడ్పాటు అందించే ఉద్దేశంతో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా నమోదుగా ఉందన్నారు. కిందిస్థాయి సిబ్బంది ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారని అలాంటి వారికి సొసైటీ భరోసా ఇచ్చిందన్నారు. అంతేకాక రాబోయే మూడు నెలలలో సొసైటీ, రాష్ట్ర డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి సంయుక్త సహకారంతో పూర్తి సదుపాయాలతో కూడిన పోలీస్ యూనిట్ హాస్పిటలు, మెన్ డార్మెటరీ ఆధునికరణ పనులను ప్రారంభించి పోలీస్ సిబ్బందికి అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు జీ వి శేషగిరిరావు, సెక్రెటరీ బి సిహెచ్ కేసవులు, మేనేజర్ కేఎస్ఆర్ మూర్తి, అకౌంటెంట్ ఎం నెహ్రూ, స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ మస్తాన్ ఖాన్, జిల్లా పోలీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా



అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకట రామాంజనేయులు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కెవిడి ప్రసాద్, డీఎస్పీలు సిబ్బంది, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.



సీతారావమ్మ కుటుంబ సభ్యులకు మంత్రి అంబటి పరామర్శ

ప్రజాశక్తి-కోడూరు : కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఐబి పేట గ్రామంలో కీర్తిశేషులు మాజీ సమితి అధ్యక్షులు కోట కేశవ పెరుమాళ్ళు సతీమణి కోట సీతారావమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం ఆమె చిత్రపటానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట అవనిగడ్డ నియోజక వర్గం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ రైతు విభాగం ఉమ్మడి కష్ణా, గుంటూరు జిల్లాల జోనల్ ఇంచార్జి కడవకొల్లు నరసింహారావు, కోడూరు మండలం జడ్పిటిసి యాదవరెడ్డి వెంకట సత్యనరాయణ, స్థానిక ప్రజాప్ర తినిధులు పాల్గొన్నారు.

అన్నదానానికి విరాళం

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నం మండలం కరగ్రహారంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాల యంలో జరిగిన అన్నదానానికి చక్కెరపొంగలిని జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ విరాళం గా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలకన్న అన్నదానం గొప్పదని వేల మందికి అన్నదానాన్ని కమిటీ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలు రామకష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డివిజన్ ఇన్చార్జులు కర్రి మహేష్, తోట భాస్కర్,శాయనశివ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



బండి రామకృష్ణను సన్మానిస్తున్న దృశ్యం



కేలండర్ విడుదల చేస్తున్న నాయకులు

సంక్షేమ పథకాల కేలండర్ విడుదల

ప్రజాశక్తి పెదపారుపూడి : రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే నిమిత్తం క్యాలెండర్లు ఎంపీపీ గోగం సురేష్ గురువారం ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోళ్ళ సోమేశ్వరరావు, ఇంచార్జ్ ఎంపీడీవో ఎం. నాగిరెడ్డి,ఆ కార్యాలయ ఏవో రమణా రావు, గురువిందగుంట ఎంపీటీసీ వేమూరి మోహన్, ఆ పార్టీ నాయకులు దొండపాటి రాంబాబు, దూడల నాగార్జన్,తదితరులు పాల్గొన్నారు.



సిఐటియు ఆధ్వర్యంలో ఆటల పోటీలు

ప్రజాశక్తి-బంటుమిల్లి : మేడే సాంస్కృతిక వారోత్సవాలలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో బంటుమిల్లి కనక దుర్గమ్మ గుడి దగ్గర ఆటల పోటీలు, డాన్స్, పాటలు పోటీలు రుద్రపాక మాధవి కొమ్మలపాటి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మాజేటి శివ, శ్రీనివాసరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ధనశ్రీ, మహిళా సంఘం మండల కార్యదర్శి మాజేటి పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి పెదపారుపూడి : మండలంలోని దూళ్ళవాని గూడెంలో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ధగాని లెనిన్-సంపూర్ణల రెండవ తనయుడు పుట్టిన రోజును పురస్కరిం చుకొని మండల పార్టీ అధ్యక్షుడు చలసాని రమేష్ చౌదరి ఆధ్వర్యంలో పామర్రు టిడిపి కార్యాలయంలో ఆరు కేజీల కేకును ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా కట్ చేయించి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం అన్న సమారా ధన చేశారు. తదుపరి టిడిపి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు పుట్టినరోజు సందర్భంగా వెంట్రప్రగడ టిడిపి కార్యాలయంలో కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.నియోజకవర్గ నాయకులు కలపాల కిషోర్, గుండపనేని స్వామి, నాగదేసి జయరాజు, దగాని సంపూర్ణ పాల్గొన్నారు.



దుస్తుల పంపిణీ

ప్రజాశక్తి-అవనిగడ్డ : అవనిగడ్డ సబ్‌డివిజన్ పోలీస్ ఉద్యోగులకు శ్రీలంకమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు అన్నపరెడ్డి రామదాసు యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేశారు. గురువారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 43 మంది పోలీస్ సిబ్బందికి దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య, అవని గడ్డ సీఐ జి శ్రీనివాస్, ఎస్సై జి రమేష్ బాబు పాల్గొన్నారు

ధాన్యం బకాయిలు చెల్లించాలి : బుద్ధప్రసాద్

ప్రజాశక్తి-అవనిగడ్డ : ఆఫ్లైన్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు ఏది భరోసా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ నిలదీశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారుల మాటలు నమ్మి ఆఫ్లైన్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించలేదని అన్నారు. రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజ ను ప్రభుత్వమే ఆర్బికేల ద్వారా కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలో ప్రకటించిందని కానీ అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో పంట చేతికి వచ్చిన తొలినాళ్లలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందని కానీ నేటికీ 60 శాతం కూడా కొనుగోలు పూర్తికాకున్నా టార్గెట్లు పూర్తయ్యాయని రైతు భరోసా కేంద్రాలలో చెబుతున్నారన్నారు. అసలు ఎంత పంట వేశారు.. ఎంత దిగుబడి వస్తుంది... కనీసం వంచనాలు లేకుండా ఎలా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.. అని బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం ఇంకా ఎంత ధాన్యం కల్లాల్లో ఉందో అంచనాలు రూపొందించి వెంటనే ఆ ధాన్యం కొనే ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు.

నేడు వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం

ప్రజాశక్తి-కోడూరు : కోడూరు మండల పరిధిలోని పాదాల వారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ సుధాకర్ రావు, పాలకమండలి చైర్మన్ పరిశె భిక్షాలు తెలిపారు. కళ్యాణం అనంతరం దేవాలయ ప్రాంగణంలో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్లు తెలిపారు.

డిఎఫ్‌సిఎస్ విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలి



ప్రజాశక్తి-అవనిగడ్డ : కృష్ణాజిల్లా మత్స్య సహ కార సంఘం సర్వ సభ్య సమావేశం తక్షణ ఏర్పాటు చేయాలని డిఎఫ్‌సిఎస్ మాజీ ఉపాధ్య క్షుడు లకనం నాగాంజనే యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవనిగడ్డ ప్రాంతీయ మత్స్య శాఖ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చి నెలలో నిర్వహించాల్సిన జనరల్ బాడీ సమావేశం మే నెల వచ్చినప్పటికీ నిర్వహించ ౕకపోవడం మధ్య శాఖ నిర్లక్ష్యానికి అర్థం పడుతుందన్నారు. జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డిఎఫ్ సిఎస్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్న దష్ట్యా తక్షణం డి ఎఫ్ సి ఎస్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని నాగాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సహకార సంఘం అధ్యక్షుడు కర్రి కష్ణమూర్తి పాల్గొన్నారు



మాట్లాడుతున్న సర్పంచ్‌ల సంఘం నాయకులు

పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని వినతి

ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు మొత్తం రూ.600 కోట్లు గ్రామ పంచాయతీలకు వెంటనే విడుదల చేయాలని సర్పంచ్‌ల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ 2019-20 లో రూ. 200 కోట్లు, 2020-21 లో రూ.200 కోట్లు, 2021-22 సంవత్సరానికి రూ.200 కోట్లు,రావాల్సిన మొత్తం 600 వందల కోట్లు వెంటనే గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్ళిస్తు స్థానిక సంస్థలు, సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తుందన్నారు. మైనింగ్ సెస్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, ప్రొఫెషనల్ ట్యాక్స్, తలసరి గ్రాంట్, నీటితీరువా, రెజిస్ట్రేషన్ ఫీజు మొదలగువాటిలో గ్రామపంచాయతీలకు రావాల్సిన వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ లు కాగిత గోపాలరావు, గళ్ళ తిమోతి . గోలి వసంతకుమార్ , మండల ఉదయ భాస్కర్ , ముప్పనేని రవి , అంకం మారుతిరావు , చిరువేళ్ళ సాంబశివరావు,కిరణ్ కాంత్, చరణ్, బొమ్మసాని నరేష్ ఎస్. శేషవర ప్రసాద్ , ఫ్రాన్సిస్ , షేక్ జాన్ బాషా ,లు ఉన్నారు.

పండ్ల దుకాణాల పరిశీలన

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : పట్టణ పరిధిలో హెూల్ సేల్, రిటైల్ పండ్ల దుకాణాలను శానిటరీ ఇన్స్ స్పెక్టర్, సచివాలయ కార్యదర్శులతో గురువారం పరిశీలించారు. ప్రజారోగ్య దష్ట్యా మామిడి మరియు ఇతర పండ్లను కార్బైడ్ ఇతరత్రా రసాయనాలను ఉపయోగించి పక్వానికి తీసుకువచ్చి ప్రజలకు విక్రయించరాదని హెచ్చరించారు. అలా విక్రయిస్తే యెడల ఆహార భద్రత చట్టపు నియమ నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు

సివిల్ సప్లయి కార్పొరేషన్ డిఎం వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-విజయవాడ రూరల్: తడిసిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పౌర సరఫరాల సంస్థ ఎన్‌టిఆర్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. నున్నలో తడిసిన ధాన్యాన్ని వ్యవసాయశాఖ విజయవాడ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఎడి) బి.వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. గొల్లపూడి-చిన ఆవుటపల్లి ఎన్‌హెచ్‌ఎఐ బైపాస్ రోడ్డులో ఆరబెట్టిన తడిసిన ధాన్యం, జొన్న, మొక్కజొన్నను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేలోపే మళ్లీ వర్షం కురుస్తోందని, ఫలితంగా ధాన్యమంతా తడిసిపోయిందని రైతులు వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం పి నైనవరంలోని రైస్‌మిల్లును సందర్శించి వర్షంతో తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని ఆర్‌బీకేలలో 202 వరి ధాన్యం


ధాన్యాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న వెంకటేశ్వర్లు

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 450 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.



దళితుల ఆత్మబంధువు పవన్ కల్యాణ్ : పోతిన

ప్రజాశక్తి-వన్‌టౌన్: దళితుల అభివద్ధి ఆత్మ గౌరవం కోసం బలంగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. దళితులను మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని విమర్శించారు. గురువారం 55వ డివిజన్ జనసేన అధ్యక్షులు సోమి గోవింద్ ఆధ్వర్యంలో నైజాం గేట్ వద్దనుండి ప్రారంభించి 55డివిజన్ లోని వించిపేట ప్రాంతంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోతిన మహేష్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య లాంటి దళిత వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రిని గౌరవించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, గత ఏడాది పార్టీ ఆవిర్భావ సభకి సంజీవయ్యపేరు పెట్టడం జరిగిందని, పార్టీ లీగల్ సెల్‌కి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. అయితే అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి పేరు మార్చి వైయస్ విదేశీ విద్యా పథకం అని పెట్టినటువంటి దుర్మార్గమైన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. 55వడివిజన్ అధ్యక్షుడు సోము గోవిందు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం ఉండేదని, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల బస్సులు కూడా రావడం లేదని విమర్శించారు. దాని వలన స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా స్థానిక కార్పొరేటర్ గాని ఎమ్మెల్యేగాని పట్టించుకోవడంలేదని వీరికి రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమల సోమనాథం మాట్లాడుతూ అసమర్థ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రజలు తరిమికొట్టి పవన్ కళ్యాణ్‌కి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తిచేసారు. ఈకార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్లంటి ఆది, సోమి మహేష్, సంగం రెడ్డి రాజు, వడ్డాది రామకష్ణ, వివిద డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి, కంది రాజా, ఏలూరు సాయి శరత్, వేంపల్లి గౌరీ శంకర్, సిగానంశెట్టి రాము , ఆకుల రవిశంకర్, నల్లబిల్లి కానకారావు, శనివారపు శివ, సబిన్కర్ నరేష్, , తొత్తడి భరత్, మద్దెల కనకారావు, హనుమాన్, పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ విడుదల

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లోని సరుర్ నగర్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ భరోసా యాత్రకు బీఎస్పీ పార్టీ అధినేత్రి బెహన్ కుమారి మాయావతి పాల్గొనే బహిరంగ సభ జయప్రదం చేయాలని జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కొదమల ప్రభుదాస్ కోరారు. భరోసా యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రలలో అధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభకు భారీగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారని, మన మహా పురుషుల ఆశయాలతో నిర్మాణమైన రాజ్యాంగ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం బహుజన సమాజ హితం కోసం బీఎస్పీని పెద్ద ఎత్తున పునర్ నిర్మించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, భారత దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ కోసం ఇకనైనా ముందుకు మనం కదలాలని, మాయావతి రాక తెలుగు రాష్ట్రల రాజకీయలలో పెను మార్పులకు శ్రీకరం చుడుతుందని, జగ్గయ్యపేట నియోజక వర్గం నుంచి కూడా సభకు భారీగా జన సమీకరణ జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ కె వి రత్నం, మహిళ నాయకులు కొదమల హెబ్సిభా, రమణ, స్టూడెంట్ లీడర్స్ కొదమల సతీష్, రాహుల్, కార్యకర్తలు పాల్గొన్నారు.



ప్రతి ఇంటికీ యుజిడి కెనెక్షన్ : కమిషనర్

ప్రజాశక్తి-విజయవాడ: పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజ్ కనక్షన్స్ వున్న ప్రాంతములో ఇళ్లల్లో నుండి వచ్చే మురుగు నీటిని డ్రైనేజీలోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్స్, వాటి నిర్వహణ తీరుపై కమిషనర్ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం వార్డు సెక్రటరీలు, ఎమినిటీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...భూగర్భ డ్రైనేజి కనెక్షన్ తీసుకొనుట ద్వారా దోమల చేరకుండా, డ్రైనేజ్ పొంగి పొర్లకుండా, కాలువలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా వార్డుల శానిటరీ సెక్రటరీ , ఎమినిటీ సెక్రటరీలపై ఉందన్నారు. నగరములో ఇప్పటి వరకు 1,01,159 సీవరేజ్ కనెక్షన్లు ఉన్నాయని, ఇంకా 1,06,796 కనెక్షన్లు నగర వాసులు తీసుకోవాల్సి ఉందన్నారు. ఎక్కువ మంది సీవరేజ్ కనెక్షన్లు తీసుకొనుటకు ముందుకు రావడం లేదన్నారు. ప్రస్తుతము నగరపాలక సంస్థ అమలు చేస్తున్న సీవరేజ్ కనెక్షన్ ఛార్జీలు ఒకేసారి చెల్లించుటకు బదులుగా నెలవారి చార్జీలతో పాటుగా చెల్లించే విధంగా సదుపాయం కల్పించబడుతుందన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల వాయిదా పద్ధతిన చెల్లించవచ్చునన్నారు. బి.పి.యల్. కేటగిరి క్రింద వచ్చే వారు నెలకు రూ.37 చొప్పున 36 నెలల్లో చెల్లించవచ్చునని అన్నారు. అలాగే ఎ.పి.యల్ కేటగిరి క్రింద వచ్చే వారు నెలకు రూ.78 చొప్పున 36 నెలల పాటు చెల్లించుటకు వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అమత్-1.0, అమత్-2.0 పథకంలో ఇవ్వనున్న సీవరేజ్ కనెక్షన్లకు ప్రధానంగా బి.పి.యల్. కేటగిరి క్రింద వచ్చే వారికి, ఆ తరువాత ఎ.పి.యల్ కేటగిరి క్రింద వచ్చే వారికి రోడ్డు రిస్టోరేషన్ ఛార్జీలు , రోడ్డు కట్టింగ్ ఛార్జీలు నుండి వెసులుబాటు కల్పించనున్నారన్నారు. ప్రస్తుతము నగరములో వున్న భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ సీవర్ లైన్స్ క్లీనింగ్ కోసం మూడు నియోజక వర్గాలలో కలిపి 32.84 కి.మీ పొడవున రూ.2.22 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కౌన్సిల్ అనుమతితో 32.70 కి.మీ క్లీనింగ్ పనులను రూ.2.18 కోట్లతో చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

ప్రజాశక్తి-నందిగామ: నందిగామ పట్టణంలోని చందర్లపాడు రోడ్డు ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్లకు సీఐ సతీష్, ఎస్సై పండు దొర కౌన్సిలింగ్ ఇచ్చారు. సీఐ సతీష్ మాట్లాడుతూ ఆటోలు సీరియల్ ప్రకారం పార్కింగ్లో పెట్టుకోవాలని కోరారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనదారులకు ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా ఆటోలు పార్కింగ్ చేసుకోకూడదని, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు. ఆటోలలో టేప్ రికార్డులు వాడకూడదని, పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోకూడదని ఆటోలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు ఉండాలని అన్నారు. ఆటోలు నడిపే డ్రైవర్ కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, మద్యం సేవించి ఆటో నడిపితే ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి ఆటోలు సీజ్ చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో గౌరవప్రదంగా ప్రవర్తించాలని, ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో సైకో పాలన : బేగ్

ప్రజాశక్తి-వన్‌టౌన్: మాదక ద్రవ్యాలకు నిలయంగా యువత బానిసలుగా జగన్ పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ పశ్చిమ మైనార్టీ నాయకులు ఎంఎస్. బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వన్‌టౌన్‌లోని టిడిపి పశ్చిమ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి మత్తులో యువత బానిసలుగా మారిపోతున్నారని తెలిపారు. జగన్‌రెడ్డి సైకో పాలన కారణంగా గడిచిన మూడేళ్లలో రాష్ట్రం సుమారు లక్ష 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను కోల్పోయిందన్నారు. స్టార్టప్‌లలో ఏపీ పని తీరు దారుణంగా ఉందని, ఒడిస్సా వంటి తక్కువ పారిశ్రామిక రాష్ట్రం కూడా 2022లో మన రాష్ట్రం కంటే 60 స్టార్టప్‌లను రాబట్టుకుందని బేగ్ విశ్లేషించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మెగా,లార్జ్ ప్రాజెక్టుల వార్షిక వద్ధి 2018 లో 2019 లో ఉన్న 32.1 శాతం నుంచి 2021 -22లో మైనస్ 10.4 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అంతేకాకుండా సామూహిక ఉపాధి కల్పనకు అవకాశం ఉన్న నీటిపారుదల, రోడ్లు వంటి మూలధన ఇంటెన్సీ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడం ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పారు. గత రెండేళ్లలో వైఎస్‌ఆర్సిపి కేవలం 16 వేల కోట్లు ఖర్చు చేయగా 2018,


సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి మైనార్టీ నాయకులు బేగ్

19 లోనే టిడిపి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి బెవరసాయిసుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయివనంగా తయారు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. 2021లో దేశంలో 7.5 లక్షల కిలోల పైగా గంజాయి పట్టుబడిందని, అందులో అగ్రభాగం 2 లక్షల కిలోల పైగా ఆంధ్రప్రదేశ్‌లోనే పట్టుబడిందని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి ముఖ్య కారణం యువతకు ఉపాధి కల్పన లేకపోవడమే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సారిపల్లి రాధాకృష్ణ, ధనేకుల వెంకట సుబ్బారావు, బూర కనకారావు, రావూరి సత్యనారాయణ, కొప్పుల గంగాధర్ రెడ్డి, నందం భవానీ ప్రసాద్, గోలి శ్రీనివాసరావు, ఎస్‌కె ఖాజాఅలీ పాల్గొన్నారు.

తడిసిన పంటలను కొనాలని వినతి

ప్రజాశక్తి-గంపలగూడెం: అకాల వర్షంతో తడిసిన మొక్కజొన్న, వరిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని తిరువూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జి చావల దేవదత్ తెలిపారు. గురువారం గంపలగూడెరి వచ్చిన ఆయన స్థానిక తహసిల్దార్ జి బాలకష్ణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో రైతుల పండించిన వరి, మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించి, తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, సకాలంలో రైతు అకౌంట్లో సొమ్ము జమ చేయాలని దత్తు డిమాండ్ చేశారు. కార్యక్రమాలు మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి, మండల పార్టీ యూత్ అధ్యక్షులు మానుకొండ రామకష్ణ, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు బూరుగు నారాయణ పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరం

ప్రజాశక్తి-విజయవాడ రూరల్: పి.నైనవరం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్‌ను డివైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని విజయవాడ రూరల్ ఎంఆర్‌ఓ పి.జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రాథమికంగా ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. డివైఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఐద్వా కార్యదర్శి కె.శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం, మెడికల్ క్యాంప్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్, చర్మ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నైనవరం గ్రామ సర్పంచ్ బట్ట సోమయ్య, ఉపసర్పంచ్ సర్పంచ్



చేకూరి శ్రీనివాసరావు, పి.నైనవరం డివైఎఫ్ఐ కార్యదర్శి మాతంగి మల్లేశ్వరరావు, డివైఎఫ్ఐ నాయకులు ప్రసాద్, రాంబాబు, పి.అనంతకుమార్, పండురిసట్టు నాగమణి, మాతంగి ఉషా, పి.శైలజ తదితరులు పాల్గొన్నారు.



నిరసన తెలియజేస్తున్న సిపిఎం, టిడిపి నాయకులు

రోడ్లకు మరమ్మతులు చేయించండి

ప్రజాశక్తి-మోపిదేవి

రోడ్లకు మరమ్మతులు చేయించండి..ప్రాణాలు కాపాడండి అంటూ సిపిఎం,టిడిపి చల్లపల్లిలో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విజయవాడ-చల్లపల్లి ప్రధాన రహదారిలో నడకుదురు రోడ్డు కూడలి వద్ద ఎన్టీఆర్ పార్కు ఎదురుగా ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయని, వాటికి వెంటనే మరమ్మతు చేయించాలని, రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరుతూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. గోతిలో దిగబడిన ఆటోను లేపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు, టిడిపి మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు, టిడిపి కోఆప్షన్ నెంబర్ షేక్ నబి ఘోరీ, సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్ కరీముల్లా, సిపిఎం నాయకులు నంద్యాల ప్రభు, కలపాల దావీదు, బళ్ళ వెంకటేశ్వరరావు, రావుల దావీదు, బొబ్బర్లంక కృష్ణారావు, మేక వారి పాలెం పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు మేకా రాజారావు తదితరులు పాల్గొన్నారు.

మహిళా రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ

ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్

రైతు సాధికార సంస్థ- ప్రజల భాగస్వామ్యంతో కృష్ణాజిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం సహకారంతో 'పిఎండిఎస్ సాగు-నేలతల్లి బాగు' కార్యక్రమంలో భాగంగా గురువారం పొట్లపాలెం గ్రామంలో ఆర్ బీ కె వద్ద మహిళా సంఘాల సభ్యులకు,మహిళారైతులకు మండల వ్యవసాయ అధికారి జీవీ శివప్రసాద్ నవధాన్యాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ఈ కిట్ ఒక ఎకరాకు 13 కేజీల చొప్పున వాడాలని రైతులకు సూచించారు. ఇందులో ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పచ్చి రొట్ట ఎరువులు, ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు ఈ తొమ్మిది రకాల జాతుల విత్తనాలతో కలిపి 32 రకాలు ఈ వేసవిలో సాగుచేయిచ్చున్నారు. దీనిలవ్ల నేలలో నేల కోతను అరికట్టి, జీవవైవిధ్యం పెరిగి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది తద్వారా మిత్ర పురుగులు పెరిగి శత్రుపురుగు ల బెడదని అరికట్టబాతాయన్నారు. వర్షపు నీటిని నేలలో నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి తద్వారా భూతాపం తగ్గుతుందన్నారు. పశువులకు పశు గ్రాసంగా ఉపయోగపడి అదనపు ఆదాయాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని శివప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, ఆర్‌బికె ఇన్‌ఛార్జి ఝాన్సీ, లతాశ్రీ, సుమ, ఇందిర, కవిత, ఉమా తదితరులు పాల్గొన్నారు.



విత్తనాల కిట్లను అందజేస్తున్న ఎఒ శివప్రసాద్

గోడౌన్లకు స్థలాలను గుర్తించండి : కలెక్టర్

ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)

జిల్లాలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల (ఎంపిఎస్సీ) గోడౌన్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్ రెడ్డి గురువారం అమరావతి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో



మాట్లాడుతున్న కలెక్టర్ పి.రాజాబాబు, అపరాజిత సింగ్, వెంకటేశ్వర్లు

నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ కలెక్టర్ చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్‌తో కలసి పాల్గొన్నారు. రీసర్వే, జాతీయ రహదారులు భూసేకరణ, స్పందన, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, జగనన్న పాలవెల్లువ, ఉపాధిహామీ పథకం, ఆధార్ సీడింగ్, ప్రాధాన్యతా భవన నిర్మాణాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, మరుగుదొడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సిఎస్‌కు కలెక్టర్ వివరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటామని ఆయనకు కలెక్టర్ తెలిపారు. నిర్ణీత సమయంలోనే స్పందన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిలో ముందంజలో ఉన్నామని, అధికారులు మరింత శ్రద్ధ పెట్టి బేస్మెంట్ కింది స్థాయి నుంచి బేస్మెంట్ పై స్థాయికి ఇళ్ల నిర్మాణాలు తీసుకొచ్చేలా లబ్దిదారులను ప్రోత్సహించాలన్నారు. ఈ క్రమంలో అన్ని లేఅవుట్లలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంతో పాటు మెటీరియల్ కొరత లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన వారికి రుణ మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు గతంలో చెల్లించాల్సిన నగదు విషయంలో బ్యాంకు అకౌంట్ నెంబరులో తప్పులు దొర్లడం, ఆధార్ సీడింగ్ అవ్వకపోవడం వంటి సాంకేతిక సమస్యలను గుర్తించడం జరిగిందని, వాటిని సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్క కూలీ జాబ్కార్డుకు ఆధార్ సీడింగ్ ను తప్పనిసరిగా చేయాలని చెప్పారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు కలెక్టర్‌తోపాటు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

ప్రజాశక్తి-గుడివాడ

సచివాలయ సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ కోరారు. గురువారం స్థానిక 25,26,28,29వ వార్డుల సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సంక్షేమ పథకాల రికార్డులు, పర్సనల్ రిజిస్టర్, సెలవు రిజిస్టర్ల, మూవ్‌మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రతి విషయంలోనూ వారితో ప్రేమ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.



రికార్డులను పరిశీలిస్తున్న మురళీకృష్ణ

సాంకేతిక విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు

ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల వార్షికోత్సవంలో అనగాని రవి

ప్రజాశక్తి-గన్నవరం

సాంకేతిక విద్యలో భాగంగా పాలిటెక్నికల్ వంటి డిప్లమో కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటున్నాయని గన్నవరం ఎంపీపీ అనగాని రవి అన్నారు. గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు, ఉద్యోగ విజయోత్సవం బుధవారం రాత్రి ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా అనగాని రవి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. తండ్రి బాటలోనే తనయుడు సీఎం వైఎస్. జగన్మోహన్‌రెడ్డి కూడా విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల చదువుల కోసం తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా విద్యాబోధన, వసతుల పరంగా ఈ కళాశాల జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం ప్రశంసనీయమన్నారు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సాహించిన అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ గౌసాని మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ విద్యా ఏడాది నుండి కళాశాలలో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ కోర్స్‌ను అందుబాటులో



ఉద్యోగాలు పొందిన విద్యార్థులు అనగాని, గౌసాని తదితరులు

తీసుకొస్తున్నామని ప్రిన్సిపాల్ ఎ.పద్మావతి తెలిపారు. సాంకేతిక విద్యతో విద్యార్థులు తక్కువ సమయంలోనే ఉద్యోగులుగా స్థిరపడొచ్చునన్నారు. సీనియర్ అధ్యాపకులు వి.ఎలీషా అధ్యక్షత వహించారు. విజయకృష్ణా ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎండి జి.విజయ్ కుమార్, సర్పంచి బడుగు బాలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రెడ్డి సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : కౌలు రైతు సంఘం

కంకిపాడు : అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర దొరకు వెంటనే కొనుగోలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకిపాడు మండలం మద్దూరు, కాసర్నేని వారి పాలెం గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను కౌలు రైతు సంఘం, రైతు సంఘం ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు



చేయకపోవడంతో మధ్యవర్తులు, వ్యాపారులు ధరలు తగ్గించి రూ.1960 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను వర్షాలకు ముందే రూ.1700 మించి కొనుగోలు చేయలేదన్నారు. వర్షాలతో పంటను కొనుగోలు చేయటానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామనీ, పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా చెబుతున్నారే తప్ప అధికారులు పొలాల్లోకి వచ్చి పంటలను పరిశీలించడం లేదన్నారు. మరో తుఫాను ప్రమాదం పొంచి ఉన్న హెచ్చరికలతో రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు పోతాబత్తిన దుర్గాప్రసాద్, పీతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నా : కైలే

ప్రజాశక్తి-మొవ్వ

ఏసుక్రీస్తు చూపిన బాటలో పయనించటం ద్వారా నిరంతరం ప్రజా సేవలో ఉంటూ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్ అన్నారు. మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలోని సి.బి.సి.ఎన్.సి చర్చి దైవ సేవకులు రెవ.ఆర్.ఎస్.పౌల్ ఆధ్వర్యంలో జరిగిన మోక్ష మార్గోపదేశ సభలకు ముఖ్య అతిథిగా ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ ప్రధాన సలహాదారులు వైఎస్.థామస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్.థామస్ రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెవ.పి.జీవన్ కుమార్, ఫెడరేషన్ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు రెవ.ఆర్.ఎస్.పౌల్ లను ఎమ్మెల్యే శాలువా, పూలమాలతో సత్కరించారు. నూతన సేవకులు బందెల.దేవ వరసంపత్ కుమార్, రాయపల్లి.ప్రసన్న శామ్యూల్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. మొవ్వ ఎంపీపీ కొండేటి ఇందిర మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు రెవ.జి.సురేష్ కుమార్, రెవ.జయకర్ రాయ్, రెవ.కొడాలి ప్రసాదరావు, మీటింగుల కన్వీనర్ బ్రదర్ ఎం.చంద్రరావు, సంఘ సభ్యులు ఆలూరి యోబు, విలియం కేరీ, కొండేటి చందు, గ్రామ విశ్వాసులు పాల్గొన్నారు.



అతిథులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్

ప్రజా వాగ్గేయకారుడు పీట్ సీగర్

జయంతి సభలో కొత్తపల్లి రవిబాబు



కార్యక్రమంలో మాట్లాడుతున్న కొత్తపల్లి

ప్రజాశక్తి - విజయవాడ : పీట్ సీగర్ ప్రజా వాగ్గేయకారుడని పలువురు ఉద్ఘాటించారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నగరంలోని బాలోత్సవభవన్లో పీట్ సీగర్ 105వ జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో ప్రజాసాహితి బాధ్యులు కొత్తపల్లి రవిబాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పీట్ సీగర్‌ను స్మరించుకోవడం హర్షణీయమన్నారు. పాతకాలపు తంబూరా లాంటి బాంజోతో సామ్రాజ్యవాదానికీ, యుద్ధానికీ, జాతి వివక్షకూ వ్యతిరేకంగా శాంతికోసం పాటలు పాడిన వాగ్గేయకారుడని కొనియాడారు. పాల్ రాబ్సన్, బాబ్ మార్లీ, బాబ యలాన్ లాంటి వారు అనేక మంది ప్రజా వాగ్గేయకారులుగా ఉన్నారని గుర్తుచేశారు. 2018లో బాబ్ డయలాన్ రాసిన పాటలకు నోబుల్ శాంతి బహుమతి వచ్చిందన్నారు. చిలిలో మిలట్రీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పాటలు పాడుతున్న విక్టర్ జారాను స్టేడియంలోనే చేతివేళ్లు నరికి చంపేశారని తెలిపారు. ఇలా అనేక మంది వాగ్గేయకారులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, సామాజిక మార్పుకోసం కషి చేశారని చెప్పారు. అటువంటి వారిలో పీట్ సీగర్ ముందుంటారని తెలిపారు. ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించే అమెరికలో నిషేధాలు, నిర్బంధాలను తట్టుకుంటూ అశేష కష్టజీవుల తరపున గొంతెత్తి పాడిన గాయకుడు పీట్ సీగర్ అని కొనియాడారు. సంగీత ప్రపంచంలో అధునాతన సాంకేతికతనూ జానపద కళాకారుల అపురూప సాంప్రదాయాలను మేళవించి పదండి ముందుకు అంటూ కదం తొక్కించిన ప్రజా గాయకుడని అన్నారు. 'ఉపషల్ ఓవర్ కమ్' అంటూ ఆయన పాడిన పాట 105 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ పాడుకునేంత అద్భుతమైన ఆదరణ పొందిందన్నారు. అటువంటి ప్రజాగాయకులను గుర్తు చేసుకోవాల్సిన కర్తవ్యం ప్రజలపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో పీట్ సీగర్ రాసి పాడిన 'ఉయషల్ ఓవర్ కమ్' అనే పాటను కష్ణశ్రీ, పద్మశ్రీ ఋగ్వేదం సిస్టర్స్ ఇంగ్లీషులో పాడి వినిపించారు. ఈ పాటకు గిటారిస్ట్‌గా జి.శ్యామ్యూల్ వ్యవహరించారు. వీటితోపాటు ఈ అక్కాచెల్లెళ్లు పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. ప్రముఖ వైద్యులు డాక్టర్ బుజ్జిబాబు స్వయంగా పాటపాడి పీట్ సీగర్ గొప్పతనాన్ని వివరించారు. ఇలాంటి ప్రజాగాయకులను తలచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈకార్యక్రమానికి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర సమన్వయ కమిటీ సెక్రటరీ అశోక్ ఆనంద్ కొప్పుల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ కార్యదర్శి డి.వి.రాజు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

10లోపు మొదటి విడత సర్వే రాళ్ల ప్రక్రియ పూర్తి : కలెక్టర్ డిల్లీరావు

ప్రజాశక్తి - విజయవాడ : ఈనెల 10వ తేదీలోపు మొదటి విడత స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రత్యేక కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పనుల ప్రగతిని గురువారం సిసిఎల్ఏ కార్యాలయం నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 25,834 సర్వే రాళ్లకుగాను 24,100లకు పైగా రాళ్ళను పాతే ప్రక్రియను పూర్తి చేశామని, మిగిలిన 1,734 రాళ్ళను ఈనెల 10వ తేదిలోపు పూర్తి చేయనున్నామని తెలిపారు. జిల్లాలో మొదటి విడత జిల్లాలో 14 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. భూముల స్వచ్ఛీకరణకు సంబంధించిన మొదటి విడత పూర్తి చేశామని, ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్, జిల్లా సర్వేఅధికారి కె.సూర్యారావు పాల్గొన్నారు.



టైలరింగ్ టీచర్లకు విఎంసి ఆహ్వానం

ప్రజాశక్తి - విజయవాడ

నగర పాలక సంస్థ మూడు సర్కిళ్ల పరిధిలో గల మురికివాడల్లోని మహిళాలకు స్వయం ఉపాధి కల్పించేదానిలో భాగంగా 22 కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు విఎంసి అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా సదరు కుట్టు శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు అనుభవం కలిగిన టైలరింగ్ టీచర్లు విజయవాడ నగర పాలక సంస్థ యుసిడి విభాగం ప్రాజెక్ట్ ఆఫీసర్ శకుంతలను సంప్రదించాలని సంబంధిత అధికారులు కోరారు.



మొదటి పేజీ తరువాయి

మెడికల్ సీట్లకు ఓకే

అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అకాడమిక్ అండ్ ఎగ్జామినేషన్ బ్లాక్, బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ బ్లాక్‌లు విడివిడిగా నిర్మిస్తున్నారు. మొత్తం లక్షా 40 వేల చదరపు అడుగుల్లో ఏడు బ్లాకులు నిర్మాణాన్ని తొలుత మార్చి నెలాఖరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే నిర్మాణంలో స్వల్పంగా జాప్యం జరగడంతో మే నెలాఖరుకుగానీ, జూన్ మొదటి వారంలోగానీ పూర్తి చేయడానికి మెడికల్ కళాశాల ఇంజినీరింగ్ విభాగం ప్రణాళికలు రూపొందించింది. ఈ బ్లాకులకు సంబంధించి మొత్తం రూ.80 కోట్ల విలువైన నిర్మాణ పనులు జరగాల్సి ఉండగా, ఇప్పటికి రూ.65 కోట్లు విలువైన పనులు జరిగాయి. ఇంకా రూ.15 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది.

ఈ ఏడాదికి 330 పడకల ఆస్పత్రి

నూతన మెడికల్ కళాశాలకు అనుబంధంగా మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రితోపాటు క్యాంపస్‌లో మరో పది బ్లాక్‌లతో 1000 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే 670 పడకలతో 10 బ్లాకుల ఆస్పత్రి నిర్మాణం ఈ ఏడాది పూర్తయ్యే అవకాశం లేదు. ఈ క్రమంలోనే 330 పడకల జిల్లా ఆస్పత్రిని సైతం మెడికల్ కళాశాలకు అనుబంధంగా మార్చారు.

జూన్ నాటికి పనులు పూర్తి
డి. రవీంద్రబాబు, ఇఇ ఎపిఎంఎస్ఐడిసి

మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మే చివరి వారంలోగానీ, జూన్ మొదటి వారంలోగానీ నిర్మాణ పనులు పూర్తవుతాయి. మొత్తం 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 బ్లాక్‌ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కాంట్రాక్టు సంస్థకు తగిన సూచనలు ఇస్తున్నాం.

ఎసిబి దూకుడు

అవినీతి అక్రమాలకు పాల్పడి, భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టి, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్న కేసులో స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన పటమట సబ్‌రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఒ) అజ్జా రాఘవరావుతోపాటు లంచాలు వసూలులో అతనికి సహకరించిన ప్రయివేటు వ్యక్తులు మట్టి సుబ్బారెడ్డి, వెంపటాపు దుర్గా ప్రసాద్, తమ్మిరెడ్డి శివకిరణ్‌లను కూడా ఎసిబి అధికారులు విచారించారు. వారిని అరెస్టు చేసి విజయవాడ ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. డాక్యుమెంట్ లేఖకులు, సాధారణ ప్రజల నుంచి భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నట్లు ఎసిబి అధికారులకు అందిన సమాచారం ఆధారంగా మూడు రోజులుగా రాఘవరావు ఆస్తులపై సోదాలు జరిగాయి. భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు లభ్యమవడంతో రాఘవరావును అరెస్టు చేశారు.

ఇఒకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

అంతస్తులో పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ నగేష్ వ్యవహారంలో ఇఒ భ్రమరాంబ తీరుపై మండిపడ్డారు. నగేష్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఆయన విధుల్లో మార్పు చేయాలని ఇఒకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎసిబి తనిఖీల్లో పట్టుబడ్డారని చెప్పారు. ఈ విషయమై ఇఒతో మాట్లాడామని, ఆయన గురించి మీకు ఏం తెలుసని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నగేష్‌కు సూపరింటెండెంట్ విధులతోపాటు అదనపు బాధ్యతలు అప్పగించారని, విచారణ కమిటీ ఇన్చార్జిగా కూడా నియమించారని తెలిపారు. ఇఒ వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉందని చైర్మన్ రాంబాబు వివరించారు. ఎసిబికి పట్టుబడినా ఆయనను ఇఒ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారో తేలాల్సి ఉందన్నారు. ఇఒ తీరుపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దల దష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దుర్గమ్మ సొమ్మును మింగాలని ఎవరైనా చూస్తే ఉపేక్షించే ప్రశక్తి లేదని తేల్చి చెప్పారు.

విద్యుత్ 'షాక్'

రూ.85.83. లాసెస్ పేరుతో రూ.0.34 చొప్పున మొత్తం రూ.1604 బిల్లు వేశారు. దీనిలో పాత నిల్వకు సంబంధించి 8 రూపాయలను తగ్గించి మొత్తం రూ.1596 చెల్లించాలని డిమాండ్ బిల్లును వినియోగదారునికి అందించారు. ఇది ఈ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. జిల్లాలో వినియోగదారులందరూ పెరిగిన బిల్లు చూసి గొల్లు మంటున్నారు. 2014-15, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో డిస్కామ్‌లకు నష్టాలొచ్చాయనే పేరుతో 36 నెలలుగా వినియోగదారుల నుంచి ట్రూ అప్ ఛార్జీలను విద్యుత్ సంస్థ వసూలు చేస్తోంది. జిల్లాలో మొత్తం 6,72,066 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో అత్యధికంగా 5,57,624 గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. గత 36 నెలల్లో వినియోగదారుల నుంచి విద్యుత్ సంస్థ రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. తాజాగా ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలను మోపడంతో వినియోగదారులకు తీవ్ర భారంగా మారింది.

ఈట్‌స్ట్రీట్ ట్రాఫిక్ కష్టాలు

వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఈట్‌స్ట్రీట్ లోపల కొన్ని ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నా కార్లు, ఇతర వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేసుకోవలసి వస్తోంది. ఆలిండియా రేడియో భవనం ముందు నుంచి స్టేడియం బస్ స్టాప్ వరకు లెఫ్ట్‌సైడ్ మార్జిన్‌లోనే పార్కింగ్ చేసుకుంటున్నారు. అయితే వాహనాల సంఖ్య పెరిగినప్పుడు పార్కింగ్ అనేది తీవ్ర సమస్యగా మారుతోంది. రోడ్డుపైకి నిలుపుకోవలసి వస్తోంది. దీంతో వచ్చే పోయే వాహనాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు తలకు మించిన భారగంగా మారుతోంది. ఏమి చేయోలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉండిపోతున్నారు. ఇది వరకు ఇక్కడే నైట్ ఫుడ్ కోర్టును నిర్వహించే వారు. కోవిడ్ సమయంలో మూత పడింది. ఇదే సమయంలో దీనిని ఆధునీకరణ చేయాలని విఎంసి నిర్ణయించింది. సుమారు రూ. 1.4 కోట్ల అభివృద్ధి చేశారు. తారు రోడ్డుకు బదులుగా దాదాపు 400 మీటర్ల పొడవున ప్రత్యేకంగా పేవర్ బ్లాక్స్‌తో ఈ ప్రాంతాన్ని అమర్చారు. డెకరేటివ్ స్ట్రీట్ లైట్స్‌ని ఏర్పాటు చేశారు. ఆహార ప్రియులకు దాదాపు 60కి పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అయితే గతంలో కంటే టైమింగ్స్‌ను మార్పు చేశారు. ఇది వరకు రాత్రి 10:30 నుంచి అర్ధ రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించేవారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు పెద్దగా ఉండేవి కాదు. ప్రస్తుతం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫుడ్ స్టాల్స్‌ను నిర్వహిస్తున్నారు. అనుకూల సమయం కావడంతో వల్ల ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో సాయంత్రం ఆఫీసులు, ఇతర పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లేవారికి ఇందిరా గాంధీ స్టేడియం వద్ద ట్రాఫిక్ జామ్ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే ఈట్ స్ట్రీట్ మీదుగా ఇళ్లకు వెళ్లేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరో వైపు సాయంత్రం ఏడు గంటలనేది ట్రాఫిక్ పీక్ టైమ్ కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

6న చేబ్రోలు భాస్కరరావు ద్వితీయ వర్ధంతి సభ

ప్రజాశక్తి - మొవ్వ

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా చివరి ఊపిరి వరకూ కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ముందు నిలిచి పేదప్రజల పక్షాన అవిశ్రాంతంగా పోరాడి అమరుడైన కీర్తిశేషులు చేబ్రోలు భాస్కరరావు ద్వితీయ వర్ధంతి సభ ఈనెల ఆరోతేదీన జరుగుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నారాయణరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాల రాష్ట్ర నాయకునిగా పేదల పక్షాన ప్రధానమైన భూ సమస్యతో పాటు అనేక ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేసిన ప్రజానాయకుడు చేబ్రోలు భాస్కరరావు పేర్కొన్నారు. దివి, పామర్రు డివిజన్లలో పేదలకు ఇళ్ళస్థలాల కోసం పోరాడి పోలీసు కేసులు, నిర్బంధాలను అధిగమించి పేదల ,కార్మిక వర్గాల సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని గుర్తుచేశారు. చేబ్రోలు భాస్కరరావు వర్ధతి సభ శనివారం సాయంత్రం చినముత్తేవి సెంటర్లో నిర్వహించనున్నట్లు శీలం నారాయణరావు తెలిపారు. ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, సిపిఐ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు,సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.రఘు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు చేబ్రోలు బసవపూర్ణ హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మద్దుల బసవరావు,మొవ్వ మండల కార్యదర్శి బొల్లా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

రక్తదానం చేసి ప్రాణ దాతలు కండి

యుఎఫ్ఒ ప్రెసిడెంట్ బొల్లెద్దు భాగ్యరాజు

ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ (గన్నవరం)

ప్రతిఒక్కరూ రక్తదానం చేయటం ద్వారా ప్రాణదాతలు కావాలని హనుమాన్ జంక్షన్ యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షులు బొల్లెద్దు భాగ్యరాజు కోరారు. విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మహిళ శస్త్రచికిత్స కోసం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజు మాట్లాడుతూ అన్నిదానాల్లో కల్లా రక్తదానం చాలా గొప్పదన్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడే గొప్ప అవకాశం మనకు వస్తుందన్నారు. శరీరం స్వచ్ఛమైన రక్తాన్ని మళ్లీ ఉత్పత్తి చేస్తుందన్నారు. తాను ఇప్పటివరకు 14 సార్లు రక్తదానం చేశానన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశామని, రెడ్ క్రాస్ 100 సంవత్సరాల సైకిల్ ర్యాలీ పండుగను ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ చైర్మన్ ఏ. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బాపులపాడు నుండి పాల్గొని రక్తదానం ఆవశ్యకతను శ్రీకాకుళం నుండి విజయవాడ వరకు సైకిల్ ర్యాలీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్గించామన్నారు.

గన్నవరంలో 'జగనన్నే మా భవిష్యత్తు'

ప్రజాశక్తి-గన్నవరం

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 'జగనన్నే మా భవిష్యత్తు' పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించిందనీ గన్నవరం ఏఎంసీ చైర్మన్ అంజనీకుమారి తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ కార్యక్రమంలో లక్ష మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నారని చెప్పారు. ఈ మెగా పీపుల్స్ సర్వే కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలు.. మధ్యంతర ఫలితాల నివేదికను మీడియా ముఖంగా వెల్లడిస్తున్నామన్నారు.



గుడివాడలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు




నియామకపత్రాలు అందజేస్తున్న మంత్రి జోగి రమేష్

పాఠశాలలకు రక్షణగా ఉండాలి : మంత్రి జోగి

35 మందికి నైట్‌వాచ్‌మెన్లుగా నియామకపత్రాలు అందజేత

ప్రజాశక్తి-పెడన

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడటంతోపాటు ఆస్తులను పరిరక్షణకు కృషిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కోరారు. గురువారం పెడనలో తన కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలో నైట్ వాచ్‌మేన్‌గా నియమించబడిన వారికి నియామక పత్రాలు అందజేశారు. పెడన అర్బన్, రూరల్ 7, కృత్తివెన్ను 11, బంటుమిల్లి 10, గూడూరు మండలంలో 7 గురు మొత్తం 35 మందికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లను నియమించటానికి చర్యలు తీసుకున్నారన్నారు. నియామకాలు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. మన ఇంటిని ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటామో, పరిశుభ్రంగా ఉంచుతామో, కాపాడుకుంటామో అదేవిధంగా పాఠశాలను తన ఇల్లు అనే భావంతో పాఠశాలను, విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాలన్నారు. పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెడును ప్రోత్సహించొద్దనీ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బళ్ల జ్యోత్స్న రాణి గంగయ్య, గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు, పెడన ఎంపీపీ రాజులపాటి అచ్యుత రావు, పార్టీ అధ్యక్షులు కొండవీటి నాగబాబు, బందారు మల్లి, గొరిపర్తి రవి, సచివాలయ కన్వీనర్లు మతిన్ ఖాన్, బెజవాడ నాగబాబు వైస్ ఎంపీపీలు నేతల కుటుంబరావు, యాదంరెడ్డి వెంకటేశ్వర రావు, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు జన్యవుల ఝాన్సీ, సర్పంచులు బందారు చంద్రశేఖర్ , మందపాటి ప్రదీప్, కౌన్సిలర్లు పిచ్చుక సతీష్, గరికి ముక్కు చంద్రబాబు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ, విద్యా కమిటీ చైర్మన్లు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు



మంత్రి జోగి, కలెక్టర్ రాజబాబుతో సమావేశమైన ఎమ్మెల్యేలు

అభివృద్ధిపై ఎంఎల్ఎల సమీక్ష

ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)

జిల్లాలోని ఇళ్ల నిర్మాణాలు, ధాన్యం సేకరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఇతర శాసన సభ్యుల సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. గురువారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో మంత్రి జోగి రమేష్, బందరు శాసన సభ్యులు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు శాసన సభ్యులు కైలే అనిల్ కుమార్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్‌లతో కలిసి సమీక్షించారు. అదే సమయంలో గుడివాడ, పెనమలూరు, గన్నవరం శాసన సభ్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీమోహన్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారిణి వి.పార్వతి, జిల్లా మేనేజర్ శ్రీధర్ వారితో పాటు ఉన్నారు.

టిడిపి నేతల అక్రమ అరెస్టు దారుణం

గుడివాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అక్రమ అరెస్టులు దారుణమని ఆ పార్టీ బిసి నాయకులు డాక్టర్ గొర్జి సత్యనారాయణ, వసంతవాడ దుర్గరావు, శొంఠి రామకృష్ణ, మాజ్జాడ నాగరాజు ఖండించారు. గురవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బిసి నాయకులపై కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. బీసీ నాయకులైన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, గౌతు శిరీష, చింతకాయల విజయ్, వీరంకి గురుమూర్తి, దొంతు చిన్నా ఇలా ఎంతో మంది బిసి నాయకులను అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి వారి కుటుంబాలను ఎంతో మానసిక వేధనకు గురిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగుమాల బ్రహ్మయ్య, అంగడాల శ్రీను, కోలవెన్ను గోపాలకృష్ణ, బూరాడ మధు, చాంగంటిపాటి దేవేంద్రుడు, కోడూరి ప్రభు, కునుకు మోహన్, రాజులపాటి వీరబాబు, ఓలేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వైసిపి పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం : కొనకళ్ల

ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)

ఒకప్పుడు దేశం మొత్తానికి ఆహారాన్ని అందించి అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి అధికారంలోకి



మాట్లాడుతున్న కొనకళ్ల నారాయణరావు

వచ్చాక గంజాయి, మారక ద్రవ్యాల అక్రమ రవాణాకు హబ్బుగా మారిందని మాజీ ఎంపి, మచిలీపట్నం టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు. గురువారం స్థానిక పార్లమెంటరీ కార్యాలయంలో టిడిపి పెడన నియోజకవర్గ ఇన్చార్జి కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రతి ఏటా విడుదల చేసే వార్షిక నివేదిక ప్రకారం గంజాయి రవాణాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో డ్రగ్ సంస్కృతి విపరీతంగా పెరిగిపోవడానికి యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. ఈ సమావేశంలో నియోజవర్గ, మండల స్థాయి నాయకులు, యువత, మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు.

దేవస్థానానికి గ్రానైట్ విరాళం

ప్రజాశక్తి-బంటుమిల్లి

బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామపంచాయతీ పరిధిలో బిరయ్య స్వామి వారి దేవస్థానానికి తుమ్మిడి నివాసి,



రాచకొండ పోలీస్ కమిషనర్ వెలివెల సత్యనారాయణ గ్రామస్తుల కోరిక మేరకు గుడికి 2000 అడుగుల గ్రానైట్ విరాళంగా అందజేశారు. ఈ గ్రానైట్‌ను బంటిమిల్లి ఎంపీపీ వెలివెల చిన్నబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లా ప్రసాద్, బీరయ్య స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పోస్టల్ యూనియన్ రద్దుపై సిఐటియు ఖండన

ప్రజాశక్తి - గుడివాడ

ఆలిండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ గ్రూప్ సి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ సంఘాల గుర్తింపును రద్దు చేయటాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ సి పి రెడ్డి తీవ్రంగా ఖండించారు. గుడివాడలోని సిఐటియు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనియన్ బైలా ప్రకారం తనకు నచ్చిన పొలిటికల్ పార్టీకి స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వొచ్చునన్నారు. ప్రభుత్వం కక్షగట్టి రైతు ఉద్యమానికి నిధులు ఇచ్చారనే పేరుతో యూనియన్‌ని రద్దు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఖండించారు. తక్షణమే యూనియన్ గుర్తింపును పునరుద్ధించాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నచ్చని సంఘాలను రద్దు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా కార్యదర్శి పి.రజిని, సిఐటియు నాయకులు ఎండి హాఫీజా తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఆర్‌సిపి రెడ్డి

విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలి

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవడం ద్వారా త్వరగా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులకు గురువారం కళాశాల సమావేశ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది చదువు పూర్తి చేసుకున్న వివిధ విభాగాలలోని 277 మంది అభ్యర్థులకు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికి పాలిటెక్నిక్ చదువుకున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చాలా కంపెనీలు పాలిటెక్నిక్ అర్హత ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆయా కంపెనీలకు అవసరమైయ్యే నైపుణ్య శిక్షణను అందించి వినియోగించుకుంటున్నాయన్నారు. సాంకేతి విద్య డైరెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యలో బాలికలు ఎక్కువ మంది చదువుకునేలా పోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.యం.విజయ సారధి, జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి డా. పివి రమేష్‌కుమార్, ఎస్‌బిటిఇటి సెక్రటరీ రమణబాబు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రామకృష్ణ, డిప్యూటి డైరెక్టర్ విజయభాస్కర్ పాల్గొన్నారు.


విద్యార్థులను అభినందిస్తున్న సురేష్‌కుమార్


మాట్లాడుతున్న ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సైదులు

తడిసిన పంటలను కొనాలి

ఎపి కౌలురైతు సంఘం

ప్రజాశక్తి-నందిగామ: నాణ్యతా ప్రమాణాలు సడలించి తడిసిన జొన్న మొక్కజొన్న, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ద్వారా మద్దతు ధరకు కొనాలని ఎపి కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు డిమాండ్ చేశారు. గురువారం కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ సమావేశం సందెపోగు లింగయ్య అధ్యక్షతన నందిగామలోని సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వరి, జొన్న, మొక్కజొన్న, పసుపు తదితర పంటలు సాగు చేసిన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పసుపు, జొన్న, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలోనూ, గోనె సంచులు అందించడంలోనూ, ధాన్యం నూర్చిన వెంటనే కాటా వేసి మిల్లులకు తరలించడంలోనూ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం నాయకులు జి.ఏడుకొండలు, దొండపాటి రాజశేఖర్, ఇస్సాకు, చాట్ల రవి తదితరులు పాల్గొన్నారు.

అంబారుపేటలో టిడిపి నేతల పర్యటన

ప్రజాశక్తి-నందిగామ: మండలంలోని అంబారుపేట గ్రామంలో అకాల వర్షాలకు నష్టం వాటిల్లిన మొక్కజొన్న పంటలను, వరి కల్లాలను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రైతు పండించిన కష్టంలో బస్తాకు 400 నుంచి 500 దళారులు కొట్టేస్తుంటే ఇది దళారీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ధాన్యానికి సరైన గిట్టుబాటు లేకపోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారని విమర్శించారు.





గ్యాస్ ధర పెంపుపై నిరసన

ప్రజాశక్తి-వన్‌టౌన్: గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ఎన్‌ఎస్‌ఐడబ్ల్యు నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని గురువారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఐడబ్ల్యు) ఆధ్వర్యంలో కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద కట్టెల పొయ్యిపై టీ పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. దుర్గాంబ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు గ్యాస్ రూ.400 ఉన్న ధర నేడు రూ.1200లకు చేరిందని, ఈ స్థితికి రావడం కేంద్రంలోని బిజెపి పనితీరుకు నిదర్శనమని అన్నారు. వంటగ్యాస్ సిలండర్ రూ.500కు ఇవ్వాలని, లేని పక్షంలో గత పాలకులకు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒర్సు భారతి, పి. రాణి, ఇజ్జాడ లక్ష్మి, దుర్గాసి రమణమ్మ, డి.పుష్ప, అండమాని నాగమణి, చింతాడ పార్వతి, ఆర్.అనసూయ తదితరులు పాల్గొన్నారు.

6 నుండి ఐటా టెన్నిస్ సిరీస్

ప్రజాశక్తి-హెల్త్‌యూనివర్శిటీ: నిడమానూరులోని స్టార్ టెన్నిస్ అకాడమి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు ఐటా (ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్) నిర్వహణలో ఐటా ఛాంపియన్‌షిప్ టెన్నిస్ సిరీస్ జరుగుతుందని స్టార్ టెన్నిస్ అకాడమి మేనేజింగ్ డైరెక్టర్ కె.గోపాలరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు రోజుల పాటు జరిగే పోటీలలో అండర్-14, అండర్-16 విభాగంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. సింగిల్స్, డబుల్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. స్టార్ టెన్నిస్ అకాడమి స్థాపించి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 8వ తేదీన నుండి మెయిన్‌డ్రాస్ పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీలలో ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు ఐటా ర్యాంకింగ్ ఇవ్వనుందని తెలిపారు. సమావేశంలో గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జి.వి.ఎస్.ప్రసాద్, స్టార్ టెన్నిస్ అకాడమి కోచ్ కె.గిరీష్, హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ మేనేజర్లు ఆర్.హరిప్రసాద్, డి.మధుసూదనరావు పాల్గొన్నారు.



సిసి రోడ్లకు శంకుస్థాపన



ప్రజాశక్తి-భవానీపురం: 40వ డివిజన్‌లోని హనుమయ్య, పోపూరి వారి వీధుల్లో రూ..50 లక్షల వ్యయంతో నూతనంగా వేస్తున్న సిసి రోడ్డు పనులకు గురువారం నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ మెంబర్, 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ వైసిపి బీసీ సెల్ అధ్యక్షులు రేగులగుంట రమణయ్య, 123వ సచివాలయం సోషల్ మీడియా కన్వీనర్ రవికిషోర్, జయరామిరెడ్డి పాల్గొన్నారు.

పెద్దకొమెరలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట

ప్రజాశక్తి - గంపలగూడెం

మండలంలోని పెద్ద కొమెర గ్రామంలో గురువారం ఉదయం పలు దైవ కార్య మహోత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానికంగా ఉన్న అలివేలుమంగ, పద్మావతి సమేత శ్రీ వెంకటాచల స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. అదేవిధంగా దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం జరిగింది. మేళతాళాలతో, వేదమంత్రాలు నడుమ జరిగిన ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

రైతులకు మద్దతు ధర అందేలా చూడాలి

ప్రజాశక్తి-వత్సవాయి: నాణ్యతా ప్రమాణాలు సడలించి తడిచిన జొన్న, మొక్కజొన్న, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చిరుమామిళ్ల హనుమంతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పసుపుకు రూ.6,850, జొన్నకు రూ.2960, మొక్కజొన్నకు రూ.1,962ను మద్దతు ధరలు ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో పసుపు, జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలుకు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు. ఫలితంగా అన్ని నాణ్యత ప్రమాణాలు సక్రమంగా ఉన్నా కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులు, కౌలురైతులు పొందలేకపోతున్నారని చెప్పారు. ప్రతీపంటకు క్వింటాకు కనీసంవెయ్యి నుండి రూ.2,500 వరకు నష్టపోతున్నారన్నారు.. ఇదే సమయంలో గోరు చుట్టుపై రోకటి పోటులాగా వర్షాలు కురిసిన అనంతరం వ్యాపారులు, మిల్లర్లు ధరలను మరింత తగ్గించి కొనటానికి ఉపక్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వంనాణ్యతాప్రమాణాలను సడలించి మద్దతు ధరలు రైతులు పొందేటట్లు చూడాలన్నారు. జొన్న, మొక్కజొన్న, పసుపు పంటలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. వరి రైతులకు కూడామద్దతు ధరలు అందేటట్లు, ఇతర సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముతావల్లిగానే కొనసాగించాలని వినతి

ప్రజాశక్తి-వన్‌టౌన్: నెల్లూరులోని రహ్మతాబాద్ షరీఫ్ బాబా దర్గా ముతావల్లిని బాధ్యతల నుంచి తొలగించడం అన్యాయమని, ఆయనను తక్షణమే తిరిగి ముతావల్లిగా కొనసాగించాలని నెల్లూరుకు చెందిన పలువురు గురువారం విజయవాడ వన్‌టౌన్‌లోని వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక అధికారికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు దర్గాలో గులామ్ నక్ష్ బంద్ షరీఫ్ బాషా 2017 నుంచి ముతావల్లిగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయన నేతత్వంలో దర్గా అన్ని విధాలుగా అభివద్ధి చెందిందని చెప్పారు. అలాగే రోజుకు సుమారు 1200 మందికి అన్నదానం కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒక కేసుని అడ్డం పెట్టి ముతావల్లిని తొలగించడం వక్ఫ్ చట్టాలకు విరుద్ధమన్నారు. శిక్ష పడిన తర్వాతే చర్యలు తీసుకోవాలని, ఇందుకు విరుద్ధంగా కేసు నమోదు అయిన వెంటనే ముతావల్లిని తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిలానీ, మహ్మద్ అలీ ఖాదిరి, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ యూసఫ్ పాల్గొన్నారు.


మీడియాతో మాట్లాడుతున్న దర్గా భక్తులు

7న సివిల్స్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్

సివిల్స్ ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం మునిసిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. ఎం.జి.రోడ్డులోని శరత్‌చంద్ర ఐఎఎస్ అకాడమిలో ఉచిత సివిల్స్ శిక్షణకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శిక్షణ, తదితర అంశాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది సివిల్స్ చదవడం కష్టం అనుకుంటారన్నారు. ప్రణాళికా బద్ధంగా చదివితే సులభంగా ర్యాంకు సాధించవచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద శరత్ చంద్ర ఐఎఎస్ అకాడమి ఉచితంగా యుపిఎస్‌సి సివిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. శరత్ చంద్ర ఐఎఎస్ అకాడమి మేనేజింగ్ డైరెక్టర్ తోట శరత్‌చంద్ర మాట్లాడుతూ ఈనెల 7న స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ, హైదరాబాద్, న్యూఢిల్లీలోని తమ బ్రాంచి శాఖల్లో పరీక్ష రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలలో ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా కూడా పరీక్ష రాయవచ్చని తెలిపారు. పదో తరగతి పూర్తయిన వారికి ఇంటర్‌తో పాటు సివిల్స్ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సు పూర్తయిన వారికి డిగ్రీతో పాటు సివిల్స్ ఫౌండేషన్ కోర్సు ఉచితంగా ఇవ్వనున్నామని తెలిపారు. స్కాలర్‌షిప్ పరీక్షలో మెరిట్ వచ్చిన వారితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ కొరకు 9494188688 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

